చిన్నారుల ఆలనాపాలన కరువు

- అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టులు ఖాళీ
- ఐదేళ్లుగా భర్తీకి నోచుకోని టీచర్, ఆయా ఉద్యోగాలు



ఈ ఫొటోలో కన్పిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం కరీంనగర్ మండలం మొగ్దుంపూర్‌లోనిది. ఇందులో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్ రమాదేవి 2019లో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో రాజీనామా చేశారు. అప్పటి నుంచి టీచర్ పోస్టుఖాళీగా ఉండడంతో ఆయానే కేంద్రం నిర్వహిస్తోంది. ఈ కేంద్రం నిర్వహణ బాధ్యతను మరో అంగన్‌వాడీ కేంద్రం టీచర్ సువర్ణకు అప్పగించినప్పటికీ పనుల ఒత్తిడితో సరిగ్గా రాలేకపోతోంది. కేంద్రం నిర్వహణ గాడితప్పడంతో చిన్నారుల సంఖ్య క్రమేపీ ప్రతిఏటా తగ్గిపోవడంతో మూసివేత దిశగా పయనిస్తోంది.



మొగ్దుంపూర్ అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలతో ఆయా కౌసల్య

కరీంనగర్‌రూరల్: చిన్నారులకు తొలి అక్షర నిలయాలుగా మారిన అంగన్‌వాడీ కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. పట్టించుకునేవారు లేక నేడు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. అనేక కేంద్రాల్లో పిల్లలను చూసుకునే వాళ్లు లేకుండాపోయారు. చిన్నారులకు అక్షరాలు, ఆటపాటలు నేర్పించడం మాట దేవుడెరుగు, కేంద్రాలకు వచ్చిన పౌష్టికాహారం, కోడిగుడ్లను పంపిణీ చేయడం కష్టమవుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చాలా ఏళ్లుగా ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని విమర్శలున్నాయి.

పోస్టులు.. ఖాళీల వివరాలు ...

ఐసీడీఎస్ కరీంనగర్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 172 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల పరిధిలో మొత్తం 16 టీచర్లు, 17 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వివిధ కారణాలతో ఖాళీ అయిన టీచర్, ఆయా పోస్టులను ఎప్పటికపుడు భర్తీచేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018 నుంచి ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో కేంద్రాలు సక్రమంగా తెరుచుకోలేని పరిస్థితి నెలకొంది. టీచర్లు లేని కేంద్రాలను ఆయాలతో నడిపిస్తుండగా టీచర్లు, ఆయాలులేని కేంద్రాలను సమీప కేంద్రంలోని టీచర్లకు అప్పగించి నడిపిస్తున్నారు. ఈ కేంద్రాలకు వచ్చిన పోషకాహారం, కోడిగుడ్లను చిన్నారులు, బాలింతలకు పంపిణీ చేసేందుకే పరిమితమవుతున్నారు. ఆయా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాలు: దుబ్బపల్లి, మొగ్దుంపూర్-1, నాగులమల్యాల-2, వీక్లీమార్కెట్, దుర్గమ్మగడ్డ-4,5, ఖాజీపూర్, ఎలగందల్-3, కాశ్మీర్‌గడ్డ-5, మార్కండేయనగర్-2, సుభాష్‌నగర్, కిసాన్‌నగర్-1, అమీర్‌నగర్, కట్టరాంపూర్-2.

ఆయా పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాలు: దుబ్బ,చామనపల్లి-2, నగునూరు-1, 3, గోపాల్‌పూర్-2, బహుదూర్‌ఖాన్‌పేట, రేకుర్తి-1, ఎలగందల్-3, మార్కండేయనగర్-2, సవరన్‌స్ట్రీట్-2, మంగళివాడ-1, అమీర్‌నగర్, చెర్లభుత్కూర్-2, కట్టరాంపూర్-3, మారుతీనగర్-2, మోహతాజ్‌ఖానా-6, బుట్టిరాజారాం కాలనీ-3.

పోస్టుల భర్తీకి వివరాల సేకరణ...



ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న టీచర్, ఆయా పోస్టుల భర్తీకి వివరాలు సేకరించాం. రోస్టర్ విధానంలో ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ జారీకి ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. ఆదేశాలు రాగానే పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటాం.

– బి.ఉమారాణి, సీడీపీవో, కరీంనగర్‌అర్బన్ ప్రాజెక్టు

క్లుప్తంగా

పారిశుధ్య పనులు సక్రమంగా చేపట్టాలి



పనులను పరిశీలిస్తున్న డీపీవో వీరబుచ్చయ్య

కరీంనగర్‌రూరల్: గ్రామాల్లో డెంగీ విషజ్వరాలు ప్రబలుతున్న దృష్ట్యా పారిశుద్ధ్యం పనులను సక్రమంగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తెలిపారు. గురువారం కరీంనగర్ మండలం దుర్శేడ్, చేగుర్తి గ్రామాల్లో పారిశుద్ధ్యం పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధాన రహదారుల్లో ఎలాంటి చెత్తచెదారం లేకుండా శుభ్రం చేయాలని ఆదేశించారు. మురుగు కాలువల్లోని సిల్టును ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో జగన్మోహన్‌రెడ్డి, దుర్శేడ్ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో మహిళల చేరిక



కరీంనగర్‌టౌన్: బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ హయాంలో మహిళలు అన్నివిధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని గ్యాస్ ధరలు పెరిగాయని, పావలా వడ్డీ రుణాలు అందడం లేదని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి అన్నారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో సవారన్ స్ట్రీట్‌కు చెందిన 50 మంది మహిళలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారతకు నిరంతరం కృషిచేస్తుందని అందుకే మహిళలు స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో చర్ల పద్మ, ముల్కల కవిత, అన్నే జ్యోతి, శారద, పద్మ, అనసూయ, సరళ, మహిళలు పాల్గొన్నారు.

శ్రావణమాసం ప్రారంభం

కరీంనగర్ కల్చరల్: శ్రావణమాసం గురువారం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ఆలయాలు, ఇళ్లలో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. ఆయా ఆలయాల్లో మూలవిరాట్‌లకు, ఉత్సవమూర్తులకు అభిషేక అలంకారాలు చేశారు. ఉపవాసాలు ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలోని పలు నదీతీరప్రాంతాలు,పుణ్యక్షేత్రాలను సందర్శించారు. పవిత్ర నదీ స్నానాలు ఆచరించి దానధర్మాదులతో ఆధ్యాత్మికతతో గడిపారు. నోములు, వ్రతాలు, ప్రత్యేకపూజలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాగా ఆయా ఆలయాల నిర్వాహకులు, అధికారులు, సిబ్బంది భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కెమెరా ఆర్ట్స్ క్లబ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు



మేయర్‌ను సన్మానిస్తున్న సభ్యులు

కరీంనగర్‌కల్చరల్: కరీంనగర్ కెమెరా ఆర్ట్స్ క్లబ్ ఆవిర్భవించి 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం మంకమ్మతోటలోని బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో సిల్వర్‌జూబ్లీ వేడుకలు నిర్వహించారు. మేయర్ వై.సునీల్‌రావు హాజరై కెమెరా ఆర్ట్స్ క్లబ్ బాధ్యులను సన్మానించారు. కెమెరా ఆర్ట్స్ క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు.

హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి



మాట్లాడుతున్న సీఐ ఇంద్రసేనారెడ్డి

తిమ్మాపూర్: మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని తిమ్మాపూర్ సర్కిల్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై ప్రమోద్‌రెడ్డి సూచించారు. ఎల్ఎండీ పోలీస్‌స్టేషన్‌లో హాస్టళ్ల యజమానులతో గురువారం సమావేశం నిర్వహించారు. విద్యార్థులు బయటకు వెళ్లినప్పుడు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలని సూచించారు. రాత్రివేళ విద్యార్థులను బయటకు పంపించొద్దని ఆదేశించారు. హాస్టల్ వద్దకు ఎవరైనా వస్తే అనుమతి ఉంటేనే మాట్లాడే అవకాశం ఇవ్వాలని, విద్యార్థులు, తల్లిదండ్రుల ఫోన్‌నంబర్లు, ఇతర వివరాలు హాస్టల్ యజమానుల వద్ద ఉండాలని సూచించారు. పరిశుభ్రతను పాటించాలని, త్వరలో హాస్టళ్లను తనిఖీ చేస్తామన్నారు. సీసీ కెమెరాలు లేకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.

సంక్షేమ పథకాల అమలులో బీఆర్ఎస్ విఫలం



కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులు

కొత్తపల్లి: రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల హామీలు ప్రకటించి సంక్షేమ పథకాలను అమలుచేయడంలో ఘోరంగా విఫలమైందని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు విమర్శించారు. బీజేపీ రాష్ట్రశాఖ పిలుపుతో అర్హులకు సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరుచేయాలని డిమాండ్ చేస్తూ గురువారం కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ప్రవీణ్‌రావు హాజరై మాట్లాడారు. రెండు పర్యాయాలు బీఆర్ఎస్ ప్రకటించిన పథకాలను నేటికీ సక్రమంగా అమలు చేయలేని స్థితిలో కేసీఆర్ సర్కార్ ఉందని దుయ్యబట్టారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, డబుల్ బెడ్రూం ఇళ్లు, వివిధ రకాల పింఛన్లు, రేషన్‌కార్డులు, దళితబంధు, నిరుద్యోగ భృతి, బీసీబంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మీ పథకాలను అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ చేసిన ప్రకటనలు ప్రజలు నమ్మేస్థితిలో లేరని, రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి భంగపాటు తప్పదన్నారు.

తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా



ధర్నా చేస్తున్న బీజేపీ కార్యకర్తలు

కరీంనగర్‌రూరల్: మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం గేట్లుమూసి ఆందోళన చేపట్టారు. సీఎం కేసీఆర్ ఎన్నికల హామీల అమలులో విఫలమయ్యారని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి పలు పథకాలను ప్రకటిస్తు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాస సత్యనారాయణరావు, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, దుబాల శ్రీనివాస్, మాడిశెట్టి సంతోష్‌కుమార్, పాశం తిరుపతి, గాండ్ల గోపాల్, రమణారెడ్డి, కుమార్, కమలాకర్‌రెడ్డి, అజయ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఇష్టంతో చదవాలి



మాట్లాడుతున్న డీఐఈవో జగన్ మోహన్‌రెడ్డి

మానకొండూర్: మంచి మార్కులతో భవిష్యత్‌కు అడుగువేయాలని డీఐఈవో జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులను కోరారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి చదివితే గుర్తుంటుందని, అధ్యాపకులు బోధించిన పాఠాలు శ్రద్ధగా వినాలని, అనంతరం పునశ్చరణ చేసుకోవాలని సూచించారు. పరీక్షలలో మంచి మార్కులు సాధించేలా, విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. జీకే, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. కార్యక్రమంలో కళాశాల కళాశాల ప్రిన్సిపాల్ వి.ఆంజనేయరావు, అధ్యాపకులు శరత్, కరుణ, నజీమ, రమేశ్, శ్రీనివాస్, లలిత, మంజుల, సురేశ్, శ్రీనివాస్‌రెడ్డి, నిరోషా తదితరులు పాల్గొన్నారు.

'మంత్రి కేటీఆర్‌ను అడ్డుకుంటాం'

కరీంనగర్: నిరుద్యోగభృతిపై మాట్లాడిన తర్వాతనే రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటనకు రావాలని, లేనట్లయితే ఎక్కడికక్కడే అడ్డుకుంటామని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోనగిరి మహేందర్, బ్రాహ్మణపల్లి యుగేందర్‌లుహెచ్చరించారు. 2018 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగభృతి ఇస్తామని హామీ ఇచ్చారని, నేటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. కనీసం 2021 ఆర్థిక సంవత్సరంలోనైనా అమలు చేస్తారని నిరుద్యోగులు భావించగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం మొండిచేయి చూపించిందన్నారు. నిరుద్యోగభృతిపై జిల్లాకేంద్రంలో నాడు ఇచ్చినహామీ ఎందుకు అమలు కాలేదో స్పష్టం చేసిన తరువాతే జిల్లా పర్యటనకు రావాలన్నారు. లేకుంటే.. అఖిల భారత యువజన సమైక్య(ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర పురపాలక, ఐటీశాఖమంత్రిని అడ్డుకుంటామని హెచ్చరించారు.

నూతన నియామకం



నాగరాజు

కరీంనగర్‌టౌన్: జిల్లా కాంగ్రెస్ కమిటీ బీసీసెల్ విభాగం పట్టణ ప్రధానకార్యదర్శిగా నగరానికి చెందిన బుర్ర నాగరాజు గౌడ్‌ను నియమించినట్లు గురువారం బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు పులి అంజనేయులు గౌడ్ తెలిపారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

'స్వర్ణాభరణం' లఘుచిత్రం షూటింగ్ ప్రారంభం

కరీంనగర్‌కల్చరల్: స్వర్ణకార వృత్తి పరిరక్షణకు 'స్వర్ణాభరణం' లఘుచిత్రం, డాక్యుమెంటరీ షూటింగ్ గురువారం స్వర్ణకార సంఘం భవనంలో బలగం ఫేం నటి సుజాతపై క్లాప్ కొట్టి సంఘం బాధ్యులు ప్రారంభించారు. కార్యక్రమంలో స్వర్ణకార సంఘం బాధ్యులు శ్రీనివాస్, సంపత్, రవీంద్ర, బ్రహ్మాచారి తదితరులున్నారు.

పవర్‌కట్ ప్రాంతాలు

కొత్తపల్లి: కరీంనగర్‌లో స్మార్ట్‌సిటీ పనులు కొనసాగుతున్నందున శుక్రవారం ఉదయం 10నుంచి 3 గంటల వరకు భగత్‌నగర్ పరిధిలోని ఎన్‌జీవో ఎస్ కాలనీ, శివాలయం వెనక ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 2 ఏడీఈ ఎం.సుధీర్ కుమార్ తెలిపారు.

మంత్రి కేటీఆర్ పర్యటనలో నిరసన తప్పదు

కరీంనగర్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో రాష్ట్రప్రభుత్వం చెలగాటమాడుతోందని, జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయకపోవడాన్ని నిరసిస్తూ మంత్రి కేటీఆర్ పర్యటనలో నిరసన తెలుపుతున్నట్లు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్, మచ్చ రమేశ్ పేర్కొన్నారు. జిల్లాలో ఆరు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలున్నా ఒక్క ప్రభుత్వ ఇజినీరింగ్ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పొరుగు జిల్లాలైన సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లిలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలున్నాయని,కరీంనగర్‌పై ఎందుకు వివక్షత చూపుతున్నారని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లాను ఉన్నత విద్యారంగంలో అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. శుక్రవారం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తప్పదని హెచ్చరించారు.

దశాబ్ది సంపద వనాల పరిశీలన



సంపదవనాన్ని పరిశీలిస్తున్న సీఆర్‌డీ నర్సింగరావు

మానకొండూర్: మండలంలోని ఈదులగట్టెపల్లిలోని దశాబ్ది సంపద వనాన్నీ సీఆర్డీఎస్‌పీఎం నర్సింగరావు, అడిషనల్ డీఆర్డీవో సంధ్యారాణి, ఏపీడీ కృష్ణ గురువారం సందర్శించారు. సంపద వనాల్లో ఎత్తైన మొక్కలు పద్ధతి ప్రకారం నాటారని, సంపద వనం మేకలకు ఆహారం కాకుండా చుట్టూ కంచె వేయడం మంచి పరిణామమని అన్నారు. సంపద వనంలో పెంచిన మొక్కలు, వ్యయం తదితర వివరాలు బోర్డుపై నమోదు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మొక్కలకు సకాలంలో నీరు అందించి మొక్కల పెరుగుదలకు అందరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సరితరాఘవరెడ్డి, ప్లాంటేషన్ మేనేజర్ సత్యనారాయణ, క్వాలిటీ కంట్రోలర్ శ్రీదర్, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, జేఈ అంజయ్య, టీఏ మమత, కార్యదర్శి స్వర్ణలత, ఫీల్డ్‌అసిస్టెంట్ సునిత తదితరులు పాల్గొన్నారు.

ఆర్.కృష్ణయ్యకు మద్దతుగా నిరసన



నిరసన తెలుపుతున్న బీసీ నాయకులు

కరీంనగర్: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో నిరసన చేపట్టారు. సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. సమగ్ర శిక్ష, కేజీబీవీ యూఆర్ఎస్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన ఉద్యోగులతో పాటు ఆర్.కృష్ణయ్య అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. అక్రమ అరెస్టులకు భయపడబోమని ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో బీసీలంతా ఏకమై రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి తగిన గుణ పాఠం చెబుతామని హెచ్చరించారు. నాయకులు చిగుర్ల శ్రీనివాస్, రమేశ్, ప్రసాద్, మహేశ్, స్వరూపరాణి, కన్నాంబ, సంగీత, గంగాభవానీ, కృష్ణవేణి, శ్రీలత, పద్మ, సింధు, బాలక్రిష్ణ, అంబటి సంతోష్, శ్రీనివాస్, నితిన్, రాజు, రామారావు, మల్లేశ్, భార్గవ్, రాజు, నగేష్, లక్ష్మయ్య పాల్గొన్నారు.

బాచి కార్టూన్ పోటీల్లో బసవేశ్వర్‌కు బహుమతి



బహుమతి స్వీకరిస్తున్న బసవేశ్వర్

కరీంనగర్‌కల్చరల్: హాస్య మాసపత్రిక హాస్యానందం ఆధ్వర్యంలో కార్టూనిస్ట్, హైకోర్టు న్యాయవాది బాచి అమ్మ భాగ్యవతి పేరుపై బుధవారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్టూన్ పోటీల్లో కరీంనగర్‌కు చెందిన కవి పెనుగొండ బసవేశ్వర్ జ్యూరీ ప్రత్యేక బహుమతి గెల్చుకున్నారు. ప్రముఖ కమేడియన్ నటుడు డాక్టర్ గుండు సుదర్శనం చేతుల మీదుగా బసవేశ్వర్ బహుమతి స్వీకరించారు. కార్టూనిస్టులు సరసి గోపాలకృష్ణ, పైడి శ్రీనివాస్, రమణ, బాచి, హాస్యానందం పత్రిక నిర్వాహకుడు రాముతో పాటు కరీంనగర్‌కు చెందిన అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, కూకట్ల తిరుపతి, డాక్టర్ నలిమెల భాస్కర్, తోట నిర్మలారాణి అభినందనలు తెలిపారు.

రోడ్డు పక్కనే వ్యవసాయ బావి



ప్రమాదకరంగా కనిపిస్తున్న వ్యవసాయబావి

కరీంనగర్ మండలం ఇరుకుల్ల-చామనపల్లి గ్రామాల మధ్య రోడ్డుపక్కనే ఉన్న వ్యవసాయబావి ప్రమాదకరంగా మారింది. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. గతంలో కొందరు రైతులు భూములు ఇవ్వడకపోవంతో రోడ్డు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోగా ఆరునెలల క్రితం మంత్రి గంగుల కమలాకర్ చొరవతో బీటీ రోడ్డు పూర్తయింది. అయితే అధికారులు రోడ్డుపక్కనే ప్రమాదకర వ్యవసాయబావిని పూడ్చకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు బావిని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

– కరీంనగర్‌రూరల్

అల్ఫోర్స్‌లో శ్రావణోత్సవ్



కొత్తపల్లి: అల్ఫోర్స్ ఇ టెక్నో స్కూల్‌లో గురువారం శ్రావణోత్సవ్ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణమాసం తొలిరోజు గురువారం అష్టలక్ష్మి అమ్మవారికి విద్యాసంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి పూలమాల సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 80 మంది విద్యార్థులు అమ్మవారి వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మా భూమి మాకు ఇప్పించండి

మానకొండూర్: నమ్మించి మేనమామ భూమి పట్టా చేసుకున్నాడని, మా భూమి మాకు ఇప్పించాలని మండలంలోని సదాశివపల్లికి చెందిన అన్నాడి తిరుపతిరెడ్డి కుటుంబ సభ్యులతో ఆవేదన వ్యక్తం చేశాడు. మండల కేంద్రంలో గురువారం మాట్లాడారు. తల్లీ వజ్రమ్మ చనిపోతే తన పేరున 652/3/1, 653/సీ/1, 650/1/1, 652/2/1 సర్వే నంబర్లలో 2.18 ఎకరాల భూమిని పట్టా చేసుకోవడానికి తమ్ముడు రాజు, తండ్రి రాజన్న 2022 ఆగస్టులో స్లాట్ బుక్ చేసుకుంటే చెంజర్లకు చెందిన మేనమామ ముత్యాల శ్రీనివాస్‌రెడ్డి మాయమాటలతో స్లాట్ బుకింగ్ రద్దు చేయించి భూమి కాజేశాడని ఆరోపించారు. భూమి అన్నదమ్ములు పంచుకోవాలని, తండ్రి పేరిట ఒక్కొక్కరు రూ.ఐదులక్షల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ఓ పెద్దమనిషి సమక్షంలో సూచించి ఆడబ్బులు తనవద్దే పెట్టుకున్నాడని, తన పేరిట ఎకరం తొమ్మిది గుంటల భూమి పట్టా అయిన తర్వాత శ్రీనివాస్‌రెడ్డి కుమారుడి పేరిట పట్టా చేసుకున్నాడని తెలిపారు. కాజేసిన భూమిని తిరిగి ఇప్పించాలని విలేకరుల సమావేశంలో వేడుకున్నాడు.